క్లుప్తంగా

జవహర్‌లాల్ నెహ్రూకు నివాళి



భువనగిరిటౌన్: నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

భువనగిరిటౌన్ : మాజీ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ కార్నర్ వద్ద కాంగ్రెస్ సేవా దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు పిట్టల బాలరాజు, తంగళ్లపల్లి రవికుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పొత్నక్ ప్రమోద్‌కుమార్, బర్రె జహంగీర్, నజీర్, పచ్చల జగన్ మోహన్, ఖైరంకొండ వెంకటేశం, మజమార్, ముల్తానిషా, ఉపేందర్, రాజశేఖర్, రఫియొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి



ఈదురుగాలులకు ధ్వంసమైన ఇంటిని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లి : మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో ఈదురుగాలులకు దెబ్బతిన్న ఇళ్లను సోమవారం భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలను పరిహారం అందజేసి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షురాలు బత్తుల మాధవిశ్రీశైలంగౌడ్, మాజీ సర్పంచ్ సామ రవీందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సుర్వి కాటంరాజు, బీఆర్ఎస్ నాయకులు నోముల మాధవరెడ్డి, సుర్వి ముత్యాలు, సుర్వి శ్రీనివాస్, సామ జంగారెడ్డి, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

బొమ్మలరామారం : మండలంలోని షామీర్‌పేట్ రోడ్డు తిమ్మాయిపల్లి వద్ద ఆదివారం సాయంత్రం ఈదురుగాలులకు చెట్టు కూలి మండల కేంద్రానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి మృతి చెందాడు. సోమవారం ఆయన మృతదేహాన్ని పలువురు నాయకులు సందర్శించి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ ఎంఎల్‌ఏ బూడిద భిక్షమయ్యగౌడ్, సుదగాని హరిశంకర్ గౌడ్ ఉన్నారు.

ఘనంగా కల్యాణ మహోత్సవం



పూజలు చేస్తున్న బీర్ల ఐలయ్య

బొమ్మలరామారం : మండల కేంద్రంలో శ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవి కల్యాణ మహోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ ఎంఎల్‌ఏ బూడిద భిక్షమయ్యగౌడ్, రాష్ట్ర నాయకులు సుధగాని హరిశంకర్ గౌడ్, బీజేపి జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్‌లు వేర్వేరుగా పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఈదమ్మ, ఆలయ అభివృద్ధి కమిటి చైర్మెన్ గూదే బాల్ నర్సింహ, బైసు రాజేష్,మర్రి భగవంత రెడ్డి, కృష్ణారెడ్డి, జూపల్లి లింగం, శ్రీకాంత్, ఈశ్వర్ పాల్గొన్నారు.

రమాబాయి అంబేడ్కర్ త్యాగం మరువలేనిది

భువనగిరిటౌన్ : రమాబాయి అంబేడ్కర్ త్యాగం మరువలేనిదని మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య అన్నారు. సోమవారం రమాబాయి అంబేడ్కర్ వర్ధంతిని నిర్వహిచారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ నాయక్, కర్తల శ్రీనివాస్, కొండమడుగు నర్సింహ, దయ్యాల నర్సింహ, పడిగల ప్రదీప్, ఇంజ మహేష్,కుతాడి సురేష్, ఉప్పల శాంతికుమార్, మెడి కొటేష్, కానుకుంట్ల కొటేష్, నాగరం శంకర్, సురారం జానీ, కొల్లూరి హరీష్, గోపే బాబు, నర్సింహ పాల్గొన్నారు.

సీపీఐ మండల కార్యదర్శి ముదిగొండ రాములు మృతి



భువనగిరి రూరల్ : సీపీఐ మండల కార్యదర్శి ముదిగొండ రాములు సోమవారం అనారోగ్యంతో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. ఆయన మృతదేహాన్ని పలువురు నాయకులు సందర్శించి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, బొలగాని సత్యనారాయణ, దామోదర్‌రెడ్డి, కల్లెం కష్ణ, చెక్క వెంకటేశ్, సుదర్శన్, ముత్యాలు, ఇమ్రాన్, శ్రీధర్, సోమన సరిత, ప్రేమలత, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అభిలాష్, శాంతి కుమార్, పుట్టా రమేష్, చింతల మల్లేశం, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్

- పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరిన ఓటర్లు
- వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడిన దివ్యాంగులు



భువనగిరి : పోలింగ్ బూత్ వద్ద ఓటు వేసేందుకు బారులుదీరిన ఓటర్లు



యాదగిరిగుట్ట: 433వ బూత్‌లో క్యూలో నిల్చున్న మహిళా ఓటర్లు



చౌటుప్పల్ : పోలింగ్ బూత్ వద్ద బారులుదీరిన ఓటర్లు



మోత్కూరు : తనిఖీలు చేస్తున్న పోలీసులు



చంటి బిడ్డలతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళలు



ఆలేరురూరల్ : వీల్ చైర్ లేకపోవడంతో ఇబ్బందిగా ర్యాంపు ఎక్కుతున్న దివ్యాంగుడు

భువనగిరి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. పట్టణంలో 4985 మంది ఓటర్లకు 3,871 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 77.65 శాతం పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ ప్రచార శిబిరాన్ని సందర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్. రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు. పట్టణానికి చెందిన బట్టు శ్రవంతి తన ఓటు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అప్పటికే ఆమె పేరు మీదగా ఓటు వేసినట్లు ఉండడంతో అధికారులు నిరాకరించారు. తాను ఓటు వేయలేదని వేసినట్లు ఎలా ఉంటుందని అధికారులను ప్రశ్నించారు. దీంతో చివరికి యువతితో అధికారులు టెండర్ ఓటు వేయించారు. అధికారులు గుర్తింపు కార్డులను సరిగా పరిశీలించకుండా ఓటు వేసేందుకు అనుమతిస్తే ఇలాగే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆలేరురూరల్ : వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. మండలంలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2131 ఓట్లకు 1621 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. మొత్తం 76.07 శాతం ఓటు నమోదైందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

పోలింగ్ కేంద్రాల్లో వసతులు కరువు

పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులకు సరైన వసతులు కల్పించలేదు. ఓటు వేయడానికి వచ్చిన దివ్యాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంతో దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు.

'గుట్ట'లో 75.76 శాతం పోలింగ్

యాదగిరిగుట్ట: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని గోశాలలో గల ప్రభుత్వ బాలుర, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 433, 434 బూత్‌ల్లో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూకట్టారు. మండల వ్యాప్తంగా 2,100 ఓట్లు ఉండగా 1,591 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 75.76 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. పోలింగ్ సరళిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలు పరిశీలించారు. రాళ్ల జనగాంకు చెందిన సురేష్ చారి ఓటు వేసేందుకు వచ్చే సరికి తన ఓటు వేసినట్లు ఉంది. దీంతో సురేష్‌చారి అధికారులను నిలదీశాడు. వెంటనే సరి చేసి, ఓటు వేయించారు. 433వ బూత్‌లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, 434వ బూత్‌లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లతో పాటు క్యూలో నిల్చొని ఓటును వేశారు.

చౌటుప్పల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 3854 మంది ఓటర్లు ఉండగా 3031 ఓట్లు పోలయ్యాయి. 78.64శాతం పోలింగ్ నమోదయ్యింది. ఎన్నికల పోలింగ్‌ను డివిజన్ ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి వి.శేఖర్‌రెడ్డి పర్యవేక్షించారు. 2021 మార్చి 14న జరిగిన శాసనమండలి ఎన్నికలో మండలంలో 4399 ఓట్లకుగాను 3415మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. 77.63శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈ ఏడాది ఓటుహక్కు కలిగినవారి సంఖ్యనే 545మంది తక్కువగా ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం మాత్రం 78.64 శాతం నమోదయ్యింది. మొత్తంగా 1.01శాతం ఓటింగ్ శాతం పెరిగింది.

ఆత్మకూరు(ఎం): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మండలంలో సోమవారం ప్రశాంతంగా జరిగింది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 401, 402 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 1565ల ఓటర్లు ఉండగా 1208 ఓట్లు పోలయ్యాయి. మండల కేంద్రంలోని పోలింగ్ బూత్‌లో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తుర్కపల్లిలో 85.3శాతం పోలింగ్

తుర్కపల్లి: వరంగల్ –ఖమ్మం –నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం మండలంలో ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 962 ఓట్లు ఉండగా 819 ఓట్లు పోలయ్యాయి. మండలంలో 85.3 శాతం పోలింగ్ నమోదైంది.

గుండాల : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 1154 ఓట్లకు 877 ఓట్లు పోలయ్యాయి. మండలంలో 76 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓటింగ్ సరళిని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐ లయ్య, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్ పరిశీలించారు.

మోత్కూరు : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 1496 ఓట్లకు గాను 1192 ఓట్లు పోలయ్యాయి. సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మోటకొండూర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మండలంలో మొత్తం 1054మం ఓటర్లు ఉండగా 828 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 78.55 శాతం ఓటింగ్ నమోదైంది.

భూదాన్‌పోచంపల్లిలో 84.23 శాతం పోలింగ్

భూదాన్‌పోచంపల్లి : పట్టణ కేంద్రంలో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో రెండు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు ఓటువేసేందుకు బారులుదీరారు. మహిళలు తమ చంటిపిల్లలను ఎత్తుకుని వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండల వ్యాప్తంగా మొత్తం 1966 మంది ఓటర్లకు గాను 1656 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 84.23 శాతం పోలింగ్ నమోదయ్యిందని సెక్టోరల్ ఆఫీసర్ ఏజాజ్ అలీఖాన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలను తహసిల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంఆర్ఐ వెంకట్‌రెడ్డి పర్యవేక్షించారు.

నెమ్మదిగా సాగిన పోలింగ్..

బ్యాలెట్‌పేపర్ పెద్ద సైజులో ఉండి, దానిని మడత పెట్టడానికి చాలా సమయం పడుతుండడంతో పోలింగ్ నెమ్మదిగా సాగింది. దీంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోచంపల్లిలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి దంపతులు, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలంగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేశం, జిల్లా నాయకులు సామ మధుసూధన్‌రెడ్డి, మేకల సంజీవరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి జెడ్పీ స్కూల్ ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్‌రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు గూడురు నారాయణరెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్‌రెడ్డి తదితరులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

బొమ్మలరామారం: మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. మండల వ్యాప్తంగా 814 మంది ఓటర్లు ఉండగా 710 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87.22 శాతం పోలింగ్ నమోదైనట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

రామన్నపేటలో 77శాతం పోలింగ్ నమోదు

రామన్నపేట : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం మండలంలో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 2597 ఓట్లకు 2001ఓట్లు పోలయ్యాయి. 77.05నమోదైందని అధికారులు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్ఐ పి.మల్లయ్య పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, వైస్ఎంపీపీ నాగటి ఉపేందర్, ఎంపీటీసీలు గాదె పారిజాత, తాజామాజీ సర్పంచ్‌లు గోదాసు శిరీష, ముత్యాల సుజాత, మెట్టు మహేందర్‌రెడ్డి, మండలకాంగ్రెస్ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి దంపతులు, సీపీఎం మండలకార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, బీజేపీ దళితమోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శి నకిరేకంటి మొగులయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాజాపేట : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మండల వ్యాప్తంగా 998 మంది ఓటర్లు ఉండగా 796 మంది ఓట్లు పోలయ్యాయి. 80 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ రమేష్‌కుమార్‌లు ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌లు పోలింగ్ సరళిని పరిశీలించారు.

బీబీనగర్ మండలంలో 80.50శాతం పోలింగ్

బీబీనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మండలవ్యాప్తంగా 1954 ఓట్లు ఉండగా 1574ఓట్లు పోలయ్యాయి. మొత్తం 80.50శాతం పోలింగ్ నమోదైందని తహసీల్దార్ శ్రీధర్ తెలిపారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు నారాయణరెడ్డిలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బందోబస్తును సీఐ ప్రభాకర్, ఎస్ఐ రమేష్‌లు పర్యవేక్షించారు.

సంస్థాన్ నారాయణపురం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మండలంలో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 1897 ఓట్లుండగా 1491 ఓట్లు పోలయ్యాయి. 78.60శాతం పోలింగ్ నమోదయ్యింది.

అడ్డగూడూరు : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మండలంలో మొత్తం 992 ఓట్లు ఉండగా 75.04 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.

వలిగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మండల వ్యాప్తంగా మొత్తం 3561 ఓట్లు ఉండగా 2768 ఓట్లు పోలయ్యాయని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.



వలిగొండలో..



తుర్కపల్లిలో..



రామన్నపేటలో..



ఆత్మకూరు(ఎం) : క్యూలో నిల్చున్న ఓటర్లు



ఆత్మకూరు(ఎం) : సిరా గుర్తు చూపిస్తున్న మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్




రామన్నపేట : కుమారులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్న ఎండీ జహంగీర్



తుర్కపల్లి : ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం సీపీఆర్ఓ బోరెడ్డి అయోధ్యరెడ్డి



మోటకొండూర్: సిరా గుర్తు చూపిస్తున్న వంగాల శ్రీనివాస్ దంపతులు



ఓటు వేసిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్



యాదగిరిగుట్ట : ఓటు వేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత



రాజాపేట: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న అడిషనల్ డీసీపీ



గుండాలలో..



భూదాన్‌పోచంపల్లి : ఓటు వేసిన మహిళలు



సంస్థాన్ నారాయణపురం: పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్‌లో నిల్చున్న ఓటర్లు

పోలింగ్ సరళి పరిశీలన

రామన్నపేట : మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి సోమవారం రామన్నపేటలో పోలింగ్ సరళిని పరిశీలించారు. అదేవిధంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌పార్టీ శిబిరం వద్ద కార్యకర్తలతో పోలింగ్ సరళిపై చర్చించారు.

వలిగొండ : మండలకేంద్రంలో సోమవారం జరిగిన పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ సరళిని జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, క్యామ మల్లేశం పరిశీలించారు. కార్యక్రమంలో తుమ్మల వెంకట్ రెడ్డి, సూర్యకాంతి వెంకట్ రెడ్డి, రమేష్, పనుమటి మమతా నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, పాండరి, సత్యనారాయణ, మంజుల, అఫ్రోజ్ పాల్గొన్నారు.

తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం

తుర్కపల్లి: కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జెడ్పీహెచ్ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎలగల రాజయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, శంకర్‌నాయక్, చాడ భాస్కర్‌రెడ్డి, వనజహన్మంత్‌రెడ్డి, కానుగంటి శ్రీనివాస్‌యాదవ్, మోహన్‌బాబునాయక్, నాయకులు వెంకటేశ్‌గౌడ్ పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం



రామన్నపేట : ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

వలిగొండ : మండలంలోని వేములకొండ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2003 – 04 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి గురువులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రామన్నపేట : మునిపంపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2005-06 ఎస్ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఇటీవల మృతిచెందిన ఉపాధ్యాయులు రవీందర్, ఖలీల్‌లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాచం వెంకటయ్య, తిరుమల్‌రెడ్డి, రవిందర్, వెంకటస్వామి, రఘువీర్‌సింగ్, వెంకట్‌రెడ్డి, కవిత, శంభులింగం, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.



వలిగొండ : ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

కాంగ్రెస్‌తోనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం

భూదాన్‌పోచంపల్లి : కాంగ్రెస్‌తోనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న గెలిస్తే నిరుద్యోగుల పక్షాన నిలిచి వారి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేశం, మండల అధ్యక్షుడు పాక మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, డీసీసీ ఉపాధ్యక్షుడు కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూదన్‌రెడ్డి, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు మర్రి నర్సింహ రెడ్డి, నాయకులు సామ మోహన్‌రెడ్డి, తోట శ్రీనివాస్, ప్రకాశ్‌రెడ్డి, కొట్టం కరుణాకర్‌రెడ్డి, పక్కీరు నర్సిరెడ్డి, గోరంటి శ్రీనివాస్‌రెడ్డి, ఉపునూతుల వెంకటేశం, మేకల సంజీవరెడ్డి, కుక్క కుమార్, కీర్తి సంజీవ, ఏజాస్, జినుకల కుమార్, కృష్ణారెడ్డి, బాలెం మల్లేశ్, చెన్నబత్తిని యాదగిరి, లింగస్వామి పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు పూర్తి

అడ్డగూడూరు : మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని సింగిల్ విండో చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలానికి సంబంధించి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

చంటి బిడ్డను లాలించి..ఆడించి



చంటి బిడ్డను లాలిస్తూ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్

బీబీనగర్: పోలీసులు లాఠీలు ఝుళిపించడమే కాదు..అవసరమైతే విధి నిర్వహణలో చిన్నారులకు తల్లిగా మారిపోయి లాలించి ఆడిస్తారని నిరూపించింది భువనగిరి రూరల్ మహిళా కానిస్టేబుల్ ధనలక్ష్మి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు ఓ మహిళ తన చంటి బిడ్డను ఎత్తుకుని వచ్చింది. క్యూలైన్ పెద్దగా ఉండడం చంటి బిడ్డను ఎత్తుకొని లైన్‌లో నిల్చుని ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న మహిళను చూసి చలించిపోయిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ ధనలక్ష్మి ఆ పాపను దగ్గరకు తీసుకుంది. పాప తల్లి ఓటు వేసి వచ్చే వరకు ఓపికగా ఆ చిన్నారిని లాలించి ఆడించింది. ఏడ్చినప్పుడల్లా.. ఒడిలో వేసుకుని లాలిస్తూనే డ్యూటీ చేసింది. ఇదంతా చూసిన పలువురు ఓటర్లు ఆమెను అభినందించారు.